ఇంటింటికీ సమృద్ధిగా తాగునీరు

- రూ.74.48 కోట్లతో ఇంటింట కుళాయిల పనులు
- చీపురుపల్లి నియోజకవర్గంలో 48,266 ఇళ్ల కుళాయిల ఏర్పాటు

చీపురుపల్లి: నియోజకవర్గ ప్రజలకు సమృద్ధిగా తాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన పనులు అప్పుడెప్పుడో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో, మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి హయాంలోనే జరిగాయి. రాజశేఖర్ రెడ్డి హయాంలో నియోజకవర్గ ప్రజలకు వీధి కుళాయిల ద్వారా తాగునీరుసరఫరా జరిగితే...సీఎం జగన్ పాలనలో ఇళ్ల వద్దకే తాగునీరు అందుబాటులోకి వచ్చింది. 2007కు ముందు గ్రామాల్లో చాలీచాలని చేతి బోర్ల వద్ద తాగునీరు తెచ్చుకునేందుకు మహిళలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. వేసవి వస్తే చేతి బోర్లు మొరాయించేవి. దీంతో మహిళలు బిందెలు పట్టుకుని పంట పొలాల్లో నేల బావుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. 2007లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ తో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.83 కోట్ల నిధులతో ఇందిరమ్మ సుజలధార తాగునీటి పథకాన్ని నియోజకవర్గానికి తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో తాగునీటి ట్యాంకులు కట్టించి వీధి కుళాయిల సదుపాయాన్ని కల్పించారు. దీంతో మహిళలకు సగం కష్టాలు తీరిపోయాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత పటిష్ఠ పరచాలన్న ఆలోచనే చేయలేదు. 2019లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాగునీటి కోసం ప్రజలు, మహిళలు వీధి కుళాయిల వద్దకు కూడా వెళ్లాల్సిన పని లేకుండా, ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో ఇంటింట కుళాయిల ఏర్పాటు పనులు చేపట్టి తాగునీటి సరఫరాను ప్రారంభించారు.



చీపురుపల్లి మండలంలోని కరకాం గ్రామంలో ఓ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన కుళాయి



చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని సుంగువారి మెట్టపై జగనన్న కాలనీలో నివాసాలకు ఏర్పాటు చేసిన కుళాయిలు

రూ.74.48 కోట్లతో 48,266 ఇళ్లకు కుళాయిలు

నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రభుత్వం రూ.74.48 కోట్లతో 48,266 నివాసాలకు ఇంటింట కుళాయిల సదుపాయాన్ని కల్పించింది. ప్రస్తుతం తాగునీటి ఇబ్బందులు లేవని మహిళలు చెబుతున్నారు.చీపురుపల్లి మండలంలో రూ.25.09 కోట్లతో 10,315 నివాసాలకు కుళాయిలు ఏర్పాటు చేశారు. గరివిడి మండలంలో రూ.10.81 కోట్లతో 10,292 నివాసాలకు, గుర్ల మండలంలో రూ.21.85 కోట్లతో 16,178 నివాసాలకు, మెరకముడిదాం మండలంలో రూ.16.72 కోట్లతో 11,481 నివాసాలకు ఇంటింట కుళాయిలు ఏర్పాటు చేశారు.

248 మందికి వ్యాక్సినేషన్

వేపాడ: క్షయ(టీబీ) వ్యాధి బారినపడకుండా వయోజనులు, దూమపానం చేసే వారు, హైరిస్క్‌గా పరిగణించబడుతున్న వారు తప్పనిసరిగా బీసీజీ (బాసిల్లస్ కాల్మెట్ గురిన్) వ్యాక్సిన్ వేసుకోవాల ని వేపాడ పీహెచ్‌సీ వైద్యాధికారి ధరణి తెలిపారు. మండలంలోని గుడివాడ, వేపాడ, వల్లంపూడి, బల్లంకి, నల్లబిల్లి, ఆతవ, బానాది, ఎస్.కె.ఆర్.పురం, కుమ్మపల్లి, దబ్బిరాజుపేట, శింగరాయి, వావిలపాడు, వీలుపర్తి గ్రామాల్లో గురువారం బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. 248 మంది వయోజను లకు సిబ్బంది వ్యాక్సిన్ వేశారు. వేపాడలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డాక్టర్ ధరణి పర్యవేక్షించారు. మూడునెలల పాటు ప్రతీ గురువారం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. సీహెచ్‌ఓ ఆంజనేయులు, ఆరోగ్య సిబ్బంది, ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు.



వేపాడలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ ధరణి

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

గంట్యాడ: స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతులు పనులు చేపట్టనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ పూడి హరి గురువారం ఓ ప్రకటనలో తెలి పారు. గంట్యాడ, కొఠారుబిల్లి, కితుబర్తి, గొడియాడ, బుడతానపల్లి, పెణసాం, చినమానాపురం, నవర, జగ్గాపురం, నీలావతి తదితర గ్రామాలకు సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

న్యాయవాది మృతికి సంతాపం

శృంగవరపుకోట: ఎల్.కోట మండలంలోని వీరభద్రపేట గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది వై.వి.రమణమూర్తి కిడ్నీల సమస్యతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. ఆయన మృతిపై ఎస్.కోట మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి ఎస్.వాణి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.సూరిదేముడు, బి.సత్యనారాయణ నేతృత్వంలో గురువారం సంతాపం తెలిపారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అంతా మూడు నిమిషాలుమౌనం పాటించారు. సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ వై.వి.రమణమూర్తి మృధుస్వభావి అని, అందరితో మంచి సంబంధాలు కొనసాగించి అందరికీ ఆత్మీయుడిగా మెలిగారన్నారు ఏపీపీ కేశవరావు, న్యాయవాదులు బి.త్రిమూర్తులు, కె.వి.ఎస్.రామ రాజు, డబ్ల్యూ.ఎస్.శర్మ, వి.ఈశ్వరరావు, టి. వి. ఆర్.మూర్తి, పి.నాగేశ్వరరావు, బి.వి.ఎస్.రామారావు, జి.చిట్టిబాబు, బి.వెంకటరావు, సీహెచ్.ఆర్.ఏ.నాయుడు, ప్రవీణ్ పాల్గొన్నారు.

1,534 క్వింటాళ్ల వరి విత్తనాలకు ప్రతిపాదనలు

వేపాడ: మండలంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు పంపిణీ చేసేందుకు 1,535.25 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు చేశామని ఏఓ సి.బి.యశ్వంతరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3,475 హెక్టార్లని చెప్పారు. విస్తీర్ణానికి అనుగుణంగా వివిధ రకాల విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఎంటీయూ-1121 రకం 1,172 క్వింటాళ్లు, ఎంటీయూ-1,224 రకం 165 క్వింటాళ్లు, ఎంటీయూ-1,064 రకం 10 క్వింటాళ్లు, బీపీటీ-5204 రకం 50 క్వింటాళ్లు, బీపీటీ-3,291 రకం 20 క్వింటాళ్లు, ఎంటీయూ-1,318 రకం 15 క్వింటాళ్లు, ఎంటీయూ-7,029 రకం 100 క్వింటాళ్లు, ఆర్ఎన్ఆర్-15,048 రకం 1.25 క్వింటాళ్లు, ఎన్ఎల్ఆర్-34,440 రకం క్వింటాల్‌కు ప్రతిపాదనలు చేశామన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రాల్లో వీఏఏల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

కుటుంబ సభ్యుల చెంతకు వృద్ధుడు

పాతపట్నం: విజయనగరం జిల్లా, గుర్ల మండలం కొలాని గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని వృద్ధుడు జమ్ము తమ్మినాయుడును పాతపట్నంకు చెందిన ప్రదీప్ యువసేన సభ్యులు ఆయన కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. తమ్మినాయుడు కొద్ది రోజులుగా పాతపట్నం మండల కేంద్రంలోనే తిరుగుతున్నారు. ప్రదీప్ యువసేన సభ్యులు జి.రాము, ఎస్.ప్రదీప్, సుందరావు, నాగేశ్, శంకర్‌లు వృద్ధుడి వివరాలు తెలుసుకుందామని ఆరా తీసి ఆయన ఫొటోను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. ఆ ఫొటో చూసిన వృద్ధుని కుటుంబ సభ్యులు ఫోన్‌లో ప్రదీప్ యువసేన సభ్యులను సంప్రదించారు. అన్ని వివరాలు తెలుసుకున్నాక గురువారం పాతపట్నం వచ్చి వృద్ధుడిని తమ ఇంటికి తీసుకెళ్లారు. ప్రదీప్ యువసేన సభ్యులను అందరు అభినందించారు.



వృద్ధుడు తమ్మినాయుడుతో ప్రదీప్ యువసేన సభ్యులు

సీతం కళాశాలలో జాతీయ సమైక్యతా ర్యాలీ

విజయనగరం అర్బన్: గాజులరేగ సీతం ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఎన్‌సీసీ 2(ఏ) గర్ల్స్ బెటాలియన్ వార్షిక శిక్షణ తరగతుల క్యాంప్ గురువారం కొనసాగింది. ఇందులో భాగంగా జాతీయ సమైక్యత అనే అంశంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు మాట్లాడుతూ.. జాతీయ సమైక్యత అనేది ప్రజలందిరినీ సన్మార్గంలో నడిపించే విధానమని, ఎన్‌సీసీ క్యాడెట్లుగా దాన్ని బాధ్యతగా గుర్తు చేసుకోవాలని సూచించారు. కుల, మత, వర్గ, వర్ణ బేధం లేకుండా మంచి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన్ని ఎన్‌సీసీ క్యాంప్ అధికారులు సత్కరించారు. క్యాంప్‌లో కమాండెంట్ కల్నల్ గోపీంద్ర, డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ కెప్టెన్ మీసాల సత్యవేణి, సుబేదర్ మేజర్ బొడ్లే, పరమేశ్వర్ సింగ్, అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్స్ లెఫ్టినెంట్ మజ్జి వరలక్ష్మి, థర్డ్ ఆఫీసర్ వెంకట రత్నం, లెఫ్టినెంట్ సంతోష, వరలక్ష్మి, తులసి, లక్ష్మీప్రసన్న, గౌరీ, వెంకటరమణమ్మ, ధనశ్రీ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లా నుంచి విచ్చేసిన 600 మంది వరకు ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీరామసామ్రాజ్యపట్టాభిషేకం



శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్న వేదపండితులు

కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి గేటు సమీపంలోని ఓం సదనం ఆశ్రమంలో సదనం వ్యవస్థాపకులు అంపోలు ఉమామహేశ్వరశర్మ ఆధ్వర్యంలో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం గురువారం వైభవంగా నిర్వహించారు. ఆశ్రమంలో రెండు రోజులుగా శ్రీమద్రామాయణ పారయణం చేశారు. శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకాన్ని డాక్టర్ కట్టమూ రి చంద్రశేఖర్‌శర్మ, సీతారామ్మూర్తి, శ్రీరామమూర్తి, విన్నకోటి భాస్కర్‌శర్మ, పాకాల కామేశ్వరశర్మ, విశ్వనాథశర్మ, కిరణ్‌కుమార్ శర్మ, దొంతికుర్తి సాయికుమార్‌శర్మ అవధానులు, వేదపండితలు జరిపించారు. లోకకల్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహించామని ఉమా మహేశ్వరశర్మ తెలిపారు.

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం



గజపతినగరం: సీఐటీయూ జెండాను ఎగురవేస్తున్న సీఐటీయూ నాయకులు

గజపతినగరం: సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని గజపతినగరం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బి.కృష్ణ, బి. కాంతారావు సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యత, పోరాటం నినాదాలతో కార్మికుల సమస్యలపై సీఐటీయూ పోరాటాలు చేస్తోందన్నా రు.దేశ వ్యాప్తంగా కులం, మతం,జాతి విభేదాలు లేకుండా అందరిని ఒకే తాటి మీద నిల బెట్టి, కనీస వేతనాలు,కార్మికుల హక్కులు,కార్మిక రాజ్య స్థాపన,రాజ్యాంగరక్షణ వంటి లక్ష్యా లకు అనుగుణంగా సీఐటీయూ పని చేస్తోందని చెప్పారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాము, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్, కార్మికులు గోవింద, శ్రీను, నాగరాజు, కోటి, కనకరాజు,లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.



చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి సీఐటీయూ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేస్తున్న సీఐటీయూ డివిజన్ కార్యదర్శి తదితరులు

కార్మిక వర్గాలకు అండగా

చీపురుపల్లిరూరల్(గరివిడి): కార్మిక వర్గాలకు ఎలాంటి సమస్య ఎదురైనా వారి పక్షాన సీఐటీయూ పోరాడుతుందని సీఐటీయూ గరివిడి డివిజన్ కార్యదర్శి ఏ.గౌరినాయుడు చెప్పారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని గరివిడి సీఐటీయూ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గాల పక్షాన నిలబడి, సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా సీఐటీయూ పోరాడుతోందని తెలిపారు. యూనియన్ నాయకులు సన్యాసినాయుడు, పాపినాయుడు, సాంబ, అప్పలనాయుడు, ఉత్తరావల్లి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించండి

మెరకముడిదాం: ఉద్యానవన పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఉపాధి హామీ పథకం ఇన్‌చార్జి ఏపీఓ నరేంద్రకుమార్ ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ఉపాధి హామీ కార్యాలయంలో మండల ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉద్యానవన పంటలను సాగుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పనులే కాకుండా మామిడి, జీడితోటల్లో గట్లు ఎత్తడం, ఫారం పాండ్‌ల తవ్వకాల పనులను వేతనదారులతో చేయించాలని ఆదేశించా రు. ఉపాధి పనుల వద్ద వేతనదారుల కోసం టెంట్లు, తాగునీరు, ప్రథమచికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.



ఉపాధి సిబ్బందికి సూచనలు చేస్తున్న ఇన్‌చార్జి ఏపీఓ నరేంద్రకుమార్

హనుమాన్ జయంతికి సర్వం సిద్ధం



ఉత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరిస్తున్న కమిటీ చైర్మన్ మడిపల్లి వెంకటాచలం, తదితరులు

విజయనగరం టౌన్: వైశాఖ మాసం బహుళ దశమిని పురస్కరించుకుని జూన్ ఒకటో తేదీన నిర్వహించే హనుమాన్ జయంతికి సర్వం సిద్ధం చేసినట్లు పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ చైర్మన్ మడిపల్లి వెంకటాచలం తెలిపారు. గురువారం స్థానిక ఎన్‌సీఎస్ థియేటర్ వెనుక ఉన్న ఆలయం ఆవరణలో ఉత్సవ ఆహ్వానపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, సింధూరార్చన, లక్ష తమలపాకులతో అర్చనలు చేపడతామన్నారు. మధ్యాహ్నం 11 గంటలకు మహాన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కమిటీ కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ.. ఉత్సవం రోజు సాయంత్రం 5 గంటలకు చిన్నారులతో స్వామివారికి సిందూరార్చన ఉంటుందన్నారు. అనంతరం 27 రకాల పిండివంటలతో స్వామికి నివేదన చేస్తామని చెప్పారు. భక్తులందరూ స్వామివారిని దర్శించి, తరించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో పెంటపాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్

- పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు సీజ్
- ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
- సీఐలు ఉపేంద్ర, ప్రభాకరరావు

లక్కవరపుకోట: మండలంలోని రంగాపురం గ్రామంలో ఎస్.కోట సీఐ హెచ్.ఉపేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు గురువారం తెల్లవారు జామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జామి, వేపాడ,ఎల్.కోట ఎస్ఐలు, ఆయా స్టేషన్‌ల పరిధిలోని 35 మంది పోలీస్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి తనిఖీలు చేశారు. వాహనాలను తనిఖీ చేసి వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. పత్రాలులేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. గ్రామస్తులతో సీఐ ఉపేంద్ర మాట్లాడుతూ జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని, ఆరోజు ర్యాలీలు, సంబరాల నిర్వహణకు అనుమతి లేదన్నారు. ఎవరైనా గొడవలకు దిగినా, అల్లర్లు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. గ్రామంలో ఎవరైనా కొత్తవ్యక్తులు అనుమా నస్పదంగా సంచరిస్తే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

మధుపాడలో...

గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ గ్రామంలో గురువారం సాయంత్రం గజపతినగరం సీఐ ఎస్.వి. ప్రభాకరరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటి కి పోలీసులు వెళ్లి ఆ ఇంట్లో ఉంటున్న వారి గుర్తింపు కార్డులను, అలాగే వాహనాలను, వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. గ్రామంలో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగా డుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. గజపతినగరం ఎస్ఐ యు.మహేష్, బొండపల్లి,మానాపురం,బూర్జవలస పోలీస్ స్టేషన్‌ల ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.



లక్కవరపుకోట: రంగాపురంలో వాహనాలను సీజ్ చేస్తున్న సీఐ ఉపేంద్ర, ఎస్ఐలు

కోదూరులో..

చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కోదూరు, రిక్షా కాలనీ ప్రాంతాల్లో గురువారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు గరివిడి, చీపురుపల్లి ఎస్ఐలు ఎల్. దామోదరరావు, కిరణ్ కుమార్‌నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు లేని 3 ఆటోలను, 23 ద్విచక్రవాహనాలను సీజ్ చేశామని ఎస్ఐలు తెలిపారు. వాహనాలకు తప్పనిసరిగా రికార్డులు ఉండాలని, లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని చెప్పారు.



చీపురుపల్లిరూరల్(గరివిడి): కోదూరులో సీజ్ చేసిన వాహనాలను చూపిస్తున్న పోలీసులు



గజపతినగరం రూరల్: మధుపాడలో తనిఖీలు నిర్వహిస్తున్న సీఐ ప్రభాకరరావు, సిబ్బంది

క్లుప్తంగా

ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు సర్వే



శింగరాయిలో సర్వే నిర్వహిస్తున్న భవిత కేంద్రం ఉపాధ్యాయిని సత్యవతి

వేపాడ: బడిఈడు ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు గ్రామాల్లో చేపడుతున్న సర్వే జూన్9 వరకు కొనసాగుతుందని వేపాడ భవిత కేంద్రం ఉపాధ్యా యిని ఎస్.సత్యవతి తెలిపారు. శింగరాయి, జగ్గయ్యపేట, అరిగిపాలెం, సోంపురం తదితర గ్రామాల్లో గురువారం సర్వే నిర్వహించారు. ఇప్పటివరకు మండ లంలో 16 మంది ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించామని ఆమె చెప్పారు.

1 నుంచి ఉచిత శిక్షణ శిబిరం

చీపురుపల్లి: స్థానిక కొత్తఅగ్రహారంలోని ఆర్య సమాజ కేంద్రంలో జూన్ 1 నుంచి బాలబాలికలకు సదాచార ఉచిత ప్రశిక్షణ శిబిరం నిర్వహించ నున్నట్లు ఆర్యసమాజం ప్రతినిధులు కె.అప్పలనాయుడు, ఐ.వి.సత్య నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 8 వరకు ఈశిబి రం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈశిబిరంలో యోగా, యజ్ఞం, దేశభక్తి దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, యోగాసనాలు, క్రమశిక్షణ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. 8 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల బాలబాలికలు ఈశిబిరానికి రావొచ్చని పేర్కొన్నారు. రోజూ ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఆఖరి రోజున పరీక్ష నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.

ఆలయ వార్షికోత్సవం

బొండపల్లి: మండలంలోని గొట్లాం గ్రామంలో బంగారమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాన్ని గ్రామస్తులు గురువారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి,మొక్కులు చెల్లించుకున్నారు.

వేపాడలో పారిశుద్ధ్య పనులు



జేసీబీతో చేపడుతున్న పూడికతీత పనులు


వేపాడ: మండల కేంద్రంలో సోంపురం వయా ఆనందపురం ప్రధాన రహదారిలో సర్పంచ్ మిరపాక అర్జునమ్మ పర్యవేక్షణలో గురువారం పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. రహ దారి విస్తరణలో భాగంగా సైడ్ కాలువలు పూడుకుపోయాయి. దీంతో మురుగునీరు ఎక్కడిక్కడే నిలిచిపోయి, దోమలు వృద్ధి చెందుతుండడంతో సమస్యను స్థానికులు ఈఓపీఆర్డీ ఉమ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో సర్పంచ్ పారిశుద్ధ్య పనులు చేయించారు. వార్డు మెంబర్ ఎం.వెంకటరమణ దగ్గరుండి జేసీబీ యంత్రంతో కాలువల్లో పేరుకు పోయిన పూడిక, చెత్తను తొలగించి మురుగు నీరు పోయే విధంగా చేశారు.

పైడితల్లి ఆలయ అభివృద్ధికి సహకరించాలి

- ఈఓ ప్రసాదరావు

విజయనగరం టౌన్: సిరుల తల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులందరూ సహకరించాలని ఆలయ ఈఓ డీవీవీ ప్రసాదరావు కోరారు. ఆలయ ఆవరణలో గురువారం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, నిత్యాన్నదానానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ సహాయకుడు ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

భక్తిగీతాలాపనలో చిన్నారుల ప్రతిభ



భక్తిగీతాలాపన చేస్తున్న చిన్నారి

విజయనగరం టౌన్: జ్ఞాన సరస్వతీ ఆలయ 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బాల, బాలికలకు ఆలయ ఆవరణలో గురువారం నిర్వహించిన వాగ్దేవి భక్తి గీతాల ప్రిలిమ్స్ పోటీలలో చిన్నారులు అద్భుతంగా గానాలాపన చేసి ఆహూతులను ఆకట్టుకున్నారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో వ్యక్తిగత, బృంద పోటీలు నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో ఎంపికైన చిన్నారులు శుక్రవారం నిర్వహించనున్న ఫైనల్స్‌లో పాల్గొంటారన్నారు. శారదా సేవాసంఘ అధ్యక్ష, కార్యదర్శులు చెరుకూరి శ్రీధర్, గుడిశ శ్రీనివాసరావు, సభ్యులు రాజు, సూర్యలక్ష్మి, శివకుమార్, రమణమూర్తి, వలంటీర్లు పాల్గొన్నారు.